నేడు ప్రజావాణి

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): నేడు జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిల్ కార్యాలయాలతో పాటు కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను నేరుగా కలిసి రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. సర్కిల్ కార్యాలయాల్లో పరిష్కారం కాని వాటి గురించి జోనల్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసి పరిష్కారం కోరవచ్చు. ఆయా కార్యాలయాల్లో జరిగే ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 33, వంకాయ 21, బెండకాయ 40, పచ్చి మిర్చి 55, బజ్జీ మిర్చి 65, కాకరకాయ 23, బీరకాయ 28, క్యాబేజీ 18, బీన్స్ 55, క్యారెట్ 40, గోబీ పువ్వు 30, దొండకాయ 19, చిక్కుడు కాయ 55, గోరు చిక్కుడు 35, బీట్‌రూట్ 28, క్యాప్సికం 65, ఆలుగడ్డ 23, కీర 23, దోసకాయ 13, సొరకాయ 20, పొట్లకాయ 18, కంద 45, ఉల్లిపొరక 28, ఉల్లిగడ్డ 24, మామిడి కాయ 15-20, అరటికాయ 10-11, చామగడ్డ 23, ముల్లంగి 6-8, చిలగడ దుంప 35, గుమ్మడికాయ 15, నిమ్మకాయలు 16-20, మునగ కాయలు 5-6, పచ్చిబఠాణి 40, బొప్పాయి 40, పుట్టగొడుగులు 40, ఎండు మిర్చి 160, అల్లం 100, వెల్లుల్లి 140, చింతపండు 160, పండు మిర్చి 80, ఉసిరి 105, కరివేపాకు 60, పర్వల్ రూ.60, పల్లికాయ 65, లోబా 23, ఆ కాకరకాయ 60. పైన పేర్కొన్న ధరలు ఈ రోజు ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఆగస్టు 10న బాలాజీనగర్ సంక్షేమ సంఘం ఎన్నికలు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): బాలాజీనగర్ హౌసింగ్‌బోర్డు కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను ఆగస్టు 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇంటి యజమానులు తమ ఓటు ద్వారా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.



శ్రీశైలంగౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాలయ్యనగర్‌వాసులు

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం: కూన

గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ బస్తీవాసులు ఆదివారం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిసి తమ బస్తీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ, బస్తీ అభివృద్ధి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బస్తీ అసోసియేషన్ సభ్యు లు గంగా రామ్, ప్రేమ్ కుమార్, బాలాజీ, రవి, వెంకట్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతూ పట్టుబడిన 8 మందిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. 3వ ఫేజ్‌లోని ఓ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.54,110 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టెన్నిస్‌లో అహీల్ డబుల్ ధమాకా

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఆటగాడు అహీల్ మహ్మద్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ సాధించాడు. యాష్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన ఆరుష్ రెడ్డిపై అహీల్ విజయం సాధించగా.. డబుల్స్‌లో అహీల్-ఈతాన్ (మహారాష్ట్ర) జోడీ టైటిల్ కైవసం చేసుకున్నారు.



పోటీల్లో గెలుపొందిన అహీల్

తైక్వాండోలో సాత్విక్ సత్తా

సరూర్‌నగర్ స్టేడియంలో ఇటీవల జరిగిన రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జర్రా సాత్విక్

- హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)







ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపిస్తున్న ప్రణవానంద స్వామి, పాల్గొన్న భక్తులు

ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతిస్థాపన

● ప్రణవానంద స్వామి

భెల్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరిలో భక్తిభావం కలిగిన నాడే మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రణవానంద స్వామి అన్నారు. బీహెచ్‌ఈఎల్ ఎల్ఐజీకాలనీలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చారు. సమాజంలో శాంతిస్థాపన కేవలం ఆధ్యాత్మికతతోనే సాధ్యమని, ప్రతీ ఒక్కరు దైవనామస్మరణ చేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. భగవంతునిపై నమ్మకం అనే ఒక శక్తి ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని దాటుకొని ముందుకెళ్లే మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఆలయాల్లో నిర్వహించే సేవా, ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజంలో శాంతి స్థాపన కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జగన్నాథుని లీలలపై ప్రవచనాలు చెప్పారు.

అర కిలోమీటర్ దూరానికి ఐదు కిలోమీటర్ల ప్రయాణం



రాజీవ్‌గాంధీ నగర్ నుంచి మైసమ్మ చెరువు కట్ట మీదుగా మూసాపేట్‌కు వెళ్లేదారి

- రాజీవ్‌గాంధీ నగర్, జనతానగర్‌లను కలిపే రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు
- గూడ్స్ షెడ్ రోడ్డును రాజీవ్‌గాంధీ నగర్ చౌరస్తా వరకు విస్తరించాలని విజ్ఞప్తి
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

అల్లాపూర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్, మూసాపేట్ డివిజన్ పరిధిలోని జనతానగర్‌లను కలిపే రోడ్డు సరిగా లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు కాలనీల నడుమ మైసమ్మ చెరువు మీదుగా ఓ రోడ్డు ఉంటే వేలాది కుటుంబాలకు కిలోమీటర్ల మేర దూరాభారం తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ కచ్చారోడ్డే గత్యంతరం కావడంతో గుంతల, రాళ్ల దారిలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు, పాలకులు చొరవ తీసుకుని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డును రాజీవ్‌గాంధీ నగర్ చౌరస్తా వరకు విస్తరిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

రైల్వే స్థలం కావడంతోనే సమస్య..

మూసాపేట్ గూడ్స్‌షెడ్ రోడ్డు నుంచి రాజీవ్‌గాంధీ నగర్, అల్లాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు దీర్ఘకాలంగా దారి ఉన్నా, అటు రాజీవ్‌గాంధీ నగర్ నుంచి కంటైనర్ కార్పొరేషన్ వరకు, మరో చోట మైసమ్మ చెరువు కట్ట మలుపు వరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రహదారులను అభివృద్ధి చేశారు. అయితే దారి మధ్యలో కొంచెం దూరం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన స్థలం ఉండటంతో అక్కడ రోడ్డు అభివృద్ధి నిలిచిపోయింది. రెండున్నర సంవత్సరాల క్రితం రైల్వే శాఖ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు రాజీవ్‌గాంధీ నగర్, సఫ్దర్‌నగర్, అల్లాపూర్ వాసులు మూసాపేట్ వెళ్లాలన్నా, అటు జనతానగర్, మూసాపేట్ నుంచి రాజీవ్‌గాంధీ నగర్ వైపు రావాలన్నా కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించి కైతలాపూర్ ఫ్లైఓవర్ నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కిలోమీటరు కూడా లేని ప్రయాణం, ఈ దారి మూసుకుపోవడంతో నాలుగైదు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గూడ్స్‌షెడ్ రోడ్డు నుంచి మైసమ్మ చెరువు కట్ట మీదుగా గుట్టలతో ఉన్న ప్రదేశాన్నే నడకదారి, టూవీలర్స్‌కు వినియోగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ దారిన వెళ్లకపోవడంతో వారు ప్రజల అవస్థలను పట్టించుకోవడం లేని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.



గూడ్స్ షెడ్ నుంచి అల్లాపూర్ వైపు వెళ్లేందుకు ఉన్న దారి దుస్థితి

వార్డు కార్యాలయాల్లో అధికారులేరి..?

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): వార్డుల్లో పాలనను జీహెచ్‌ఎంసీ మూసాపేట్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కిల్ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, మూసాపేట్, అల్లాపూర్, ఫతేనగర్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి జీహెచ్‌ఎంసీ వార్డుకు ఒక ఆఫీసర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. ప్రస్తుతం ఏ వార్డు కార్యాలయంలోనూ బాస్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కంప్యూటర్ ఆపరేటర్ల విషయానికి వస్తే డివిజన్‌కు ఒకరు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో ఆయా వార్డుల్లో ఎంత మంది పనిచేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. ఇక సమయ పాలన అంటే అవేమీ ఇక్కడి వారికి వర్తించవు. వీరు ఎప్పుడు వచ్చినా.. రాకపోయినా అడిగే వారే లేరాయే. ఇక కేపీహెచ్‌బీ డివిజన్ వార్డు కంప్యూటర్ ఆపరేటర్ గత నాలుగు నెలలుగా లేరు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగినితో సర్కిల్ కార్యాలయంలో పనిచేయించుకుంటున్నట్లు తెలిసింది. ఇక్కడ ఆఫీసర్, ఆపరేటర్ లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. సంక్షేమ పథకాల కోసం వచ్చే వారు నిరుత్సాహంతో వెనుదిరిగిపోతున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ స్పందించి తక్షణమే వార్డు ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమిస్తే కేపీహెచ్‌బీ వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది.



ఖాళీగా ఉన్న కేపీహెచ్‌బీ వార్డు ఆపరేటర్ కుర్చీ



వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు



ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ వెంకటేష్‌గౌడ్

దీనబంధు కాలనీలో ఘనంగా బోనాలు

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి డివిజన్ దీనబంధు కాలనీలోని పోచమ్మతల్లి ఆలయం, మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బోనాల వేడుకలను నిర్వహించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

హోప్ ఆఫ్ హంగర్ స్కూల్ ప్రారంభం

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోప్ ఆఫ్ హంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌తో కలిసి ఆదివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందించడానికి పాఠశాలను ఏర్పాటు చేసిన సంస్థ వ్యవస్థాపకురాలు అలేఖ్యను అభినందించారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెద్దలను గౌరవించడం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ అలవాటు చేయాలన్నారు. కార్యక్రమంలో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు అలేఖ్య, సభ్యులు వెంకటేశ్వరరావు, రవికిరణ్, మిరయ్య, నాయకులు ప్రసాద్, మారేళ్ల శ్రీనివాస్, శివరాజుగౌడ్, పోతుల రాజేందర్, అనిల్, చంద్రమోహన్‌సాగర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

తొలగించిన కులాలను బీసీ జాబితాలో చేర్చాలి

● 27 కులాల బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు మీరాకుమార్

పంజాగుట్ట, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 27 కులాలను తిరిగి చేర్చాలని తెలంగాణ 27 కులాల బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు మీరాకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 2014లో జీఓ నంబర్ 3 ద్వారా 27 కులాలను జాబితా తొలగించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు అందించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరి చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల జనాభా ఉన్న తమ కులాలను లెక్కించకపోవడం శోచనీయమన్నారు. కొన్ని కులాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, జాతీయ బీసీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్‌లకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ నాయకులు అల్లసూరి అప్పారావు, భాస్కర్, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న మీరాకుమార్

ఇంజనీరింగ్ అధికారుల సమాచారం

మీ కోసం..

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో ఇంజనీరింగ్ పనుల కోసం అధికారులను వార్డు కార్యాలయాలు లేదా సర్కిల్ కార్యాలయాల్లో కలిసి విన్నవించవచ్చు. మీ వార్డు పరిధిలో ప్రధాన రోడ్లతో పాటు గల్లీల్లో రోడ్లు వేయలేదా? గుంతలు పడి ఉన్నాయా? రోడ్లపై నీరు నిలుస్తుందా? ఎవరైనా వ్యక్తిగత పనుల కోసం రోడ్లను తవ్వుతున్నారా? ఇలాంటివి ఏమి ఉన్నా ఫోన్‌లో కూడా అధికారులకు సమాచారం అందించి వాటికి పరిష్కారం ఎప్పటిలోగా చూపుతారో అడిగి తెలుసుకోవచ్చు.

కూకట్‌పల్లి సర్కిల్	
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డి.గోవర్ధన్ గౌడ్	9154299633
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి.నిఖిల్ రెడ్డి	9701365524
ఓల్డ్‌బోయిన్‌పల్లి, జి.ఆశా, ఏఈ	7331189482
బాలానగర్, సీహెచ్ సునీల్ కుమార్, ఏఈ	7331170683
కూకట్‌పల్లి, కె.సాయి ప్రసన్న, ఏఈ	7995007398
వివేకానందనగర్, ఆర్.నిఖిల్, ఏఈఈ	9948152336
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్.రమేష్	9909732030
హైదర్‌నగర్, సీలం రాజీవ్, ఏఈఈ	7995009083
ఆల్విన్‌కాలనీ, ఎస్.శరవాణి, ఏఈ	7337557252
మూసాపేట్ సర్కిల్	
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇ.యు.రమేష్	9949994029
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బానోత్ శంకర్	8897507965
కేపీహెచ్‌బీ, ముడావత్ రంజిత్, ఏఈ	7337367270
బాలాజీనగర్, వర్షిణి, ఏఈఈ	9381121636
అల్లాపూర్, ముడావత్ రంజిత్, ఏఈ	7337367270
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్రవంతి	9701362691
మూసాపేట్, శైలజ, ఏఈఈ	9347357473
ఫతేనగర్, పాడుగు రాధాకృష్ణ, ఏఈఈ	9703896873

జలమండలి అధికారుల సమాచారం

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ అధికారుల సమాచారం. తాగునీటి సరఫరాతో పాటు భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఏమి ఉన్నా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కారం కోరవచ్చు. సంబంధిత సెక్షన్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌లు స్పదించకుంటే జనరల్ మేనేజర్ ఎస్.హరిశంకర్-8790729993ను కూడా సంప్రదించవచ్చు.

కూకట్‌పల్లి సబ్ డివిజన్-1	
కూకట్‌పల్లి సెక్షన్ మేనేజర్ డి.సతీష్ కుమార్	7995660980
భాగ్యనగర్ సెక్షన్ మేనేజర్ ఆర్.ప్రియాంక	9154866653
వివేకానందనగర్ సెక్షన్ మేనేజర్ ఆర్.ప్రియాంక	9154866653
ఎల్లమ్మబండ సెక్షన్ మేనేజర్ కె.జాన్సీ	9154866654
డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.నాగప్రియ	9989996001
భరత్‌నగర్ సబ్ డివిజన్-2	
మూసాపేట్ సెక్షన్ మేనేజర్ ఎస్.విలియం ప్రకాష్	9154866652
భరత్‌నగర్ సెక్షన్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ జాకీ	9989999220
మోతీనగర్ సెక్షన్ మేనేజర్ ఎస్.విలియం ప్రకాష్	9154866652
గాయత్రీనగర్ సెక్షన్ మేనేజర్ పి.అన్వేత్ కుమార్	8790011922
డిప్యూటీ జనరల్ మేనేజర్ శివకుమార్	9989995270
కేపీహెచ్‌బీ సబ్ డివిజన్-3	
బాలానగర్ సెక్షన్ మేనేజర్ ఆర్.అనిల్ కుమార్	9154866650
కేపీహెచ్‌బీ సెక్షన్ మేనేజర్ పి.శ్రీకాంత్‌రెడ్డి	9154297408
బాలాజీనగర్ సెక్షన్ మేనేజర్ ఎం.వైష్ణవి	9154866651
హస్మత్‌పేట్ సెక్షన్ మేనేజర్ టి.తేజశ్వి	9154297401
డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎండీ శంషేర్	9989992496

ఎండకు ఎండాల్సిందే.. వానకు తడవాల్సిందే..!



భెల్ చౌరస్తాలో చెట్ల కింద వేచిఉన్న సంగారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులు

- బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి చౌరస్తాల్లో ప్రయాణికుల ఇబ్బందులు
- ఫ్లైఓవర్ కోసం తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేయని అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

భెల్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): లింగంపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిర్మించిన ఫ్లైఓవర్ సత్ఫలితాలిచ్చినప్పటికీ నిర్మాణ సమయంలో బస్‌షెల్టర్లను తొలగించి తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండైనా, వానైనా చెట్ల కిందే ఉంటూ బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆర్‌టీసీ ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి ఆచరణలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో లింగంపల్లి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ వెళ్లేందుకు బీహెచ్‌ఈఎల్ చౌరస్తాలో బస్ షెల్టర్లు ఉండేవి. అయితే రోడ్ల విస్తరణ కోసం వాటిని తొలగిస్తూ కొద్ది దూరంలో తిరిగి ఏర్పాటు చేసేవారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం షెల్టర్లను పూర్తిగా తొలగించేశారు. అనంతరం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి రాకపోకలు జరుగుతున్నప్పటికీ తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



లింగంపల్లి చౌరస్తాలో కనిపించని బస్ షెల్టర్

ఆదాయ మార్గాలపైనే దృష్టి

షెల్టర్లు లేకపోవడంతో ఇటీవల కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తడుస్తూనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తున్న ఆర్‌టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క బీదర్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది లింగంపల్లికి వచ్చి, ఇక్కడి నుంచి చార్మినార్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ఎక్కుతారు. కాగా ఇక్కడ సైతం బస్‌షెల్టర్ లేకపోవడంతో లింగంపల్లి చౌరస్తాలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద ఆగే బస్సుల కోసం వర్షంలో, ఎండలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చెట్లకిందే తలదాచుకుంటూ బస్సుల వచ్చే సమయంలో పరుగులు తీయాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నేడు ప్రజావాణి

చందానగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని చందానగర్ మున్సిపల్ సర్కిల్-21 ఉప కమిషనర్ శశికళ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేస్తే పరిష్కారిస్తామని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఉప కమిషనర్ శశికళ సూచించారు.


ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపిస్తున్న ప్రణవానంద స్వామి, పాల్గొన్న భక్తులు

ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతిస్థాపన

● ప్రణవానంద స్వామి

ఖేల్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరిలో భక్తిభావం కలిగిన నాడే మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రణవానంద స్వామి అన్నారు. బీహెచ్‌ఈఎల్ ఎల్‌ఐజీకాలనీలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చారు. సమాజంలో శాంతిస్థాపన కేవలం ఆధ్యాత్మికతతోనే సాధ్యమని, ప్రతీ ఒక్కరు దైవనామస్మరణ చేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. భగవంతునిపై నమ్మకం అనే ఒక శక్తి ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని దాటుకొని ముందుకెళ్లే మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఆలయాల్లో నిర్వహించే సేవా, ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజంలో శాంతి స్థాపన కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జగన్నాధుని లీలలపై ప్రవచనాలు చెప్పారు.


సత్యసాయి చిత్రపటానికి పూజలు చేస్తున్న కార్పొరేటర్ సింధు


భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

అలరించిన సత్యసాయి కీర్తనలు

ఖేల్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయనీగాయకులు, సంగీత కళాకారులచే ఆలపించిన సత్యసాయి భజనలు, కీర్తనలు అలరించాయి. భగవాన్ సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి నివాసంలో బీహెచ్‌ఈఎల్ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి చిత్రపటానికి కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి దంపతులు పూజలు చేసి, భజనల్లో పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి భక్త బృందం, పలువురు ప్రముఖ గాయకులచే ఆధ్యాతిక గేయాలు, భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలు, ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సేవాదళ్ నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సత్యసాయి సేవాదళ్ అధ్యక్షుడు శంకరప్ప, బీహెచ్‌ఈఎల్ సేవాదళ్ కన్వీనర్ రామ్‌గోపాల్, రాజేశ్వర్‌రెడ్డి, కోఆర్డినేటర్ ప్రవీణ్‌చంద్ర, కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న అసోసియేషన్ అధ్యక్షుడు మీరాకుమార్

తొలగించిన కులాలను బీసీ జాబితాలో చేర్చాలి

● 27 కులాల బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు మీరాకుమార్

పంజాగుట్ట, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 27 కులాలను తిరిగి చేర్చాలని తెలంగాణ 27 కులాల బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు మీరాకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 2014లో జీఓ నంబర్ 3 ద్వారా 27 కులాలను జాబితా తొలగించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు అందించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరి చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల జనాభా ఉన్న తమ కులాలను లెక్కించకపోవడం శోచనీయమన్నారు. కొన్ని కులాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, జాతీయ బీసీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్‌లకు కూడా వినతి పత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు అల్లసూరి అప్పారావు, భాస్కర్, రమ్యశ్రీ, వెంకట్ రాజు, సాయికృష్ణ, వెంకటరమణ, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పందుల బెడద. చెత్త వ్యధ

● శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ
● పేరుకుపోతున్న చెత్తకుప్పలు
● వ్యాధులు వ్యాప్తి చెందుతాయంటూ స్థానికుల ఆవేదన
● పట్టించుకోని అధికారులు


లింగంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో పేరుకుపోయిన చెత్త.. సంచరిస్తున్న పందులు

గచ్చిబౌలి, జూలై 27(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో చెత్త సేకరణ, తరలింపులో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో బస్తీలు, కాలనీల్లో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్న కార్మికులు ప్రతిరోజూ రాకపోవడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేస్తున్నారు. రోడ్లపై వేసిన చెత్తను సైతం రోజులు తరబడి తరలించకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింగంపల్లి, తారానగర్, గోపీనగర్, నెహ్రూనగర్, ఆదర్శనగర్, బాపూనగర్, పాపిరెడ్డికాలనీ, వెంకటరెడ్డి కాలనీ, డోయాన్స్ కాలనీ, సుదర్శన్‌నగర్, కొండాపూర్, మసీదుబండ, హఫీజ్‌పేట, ప్రేమ్‌నగర్, అంజయ్యనగర్, గచ్చిబౌలి పాత గ్రామం తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి.


గోపీనగర్‌లో పేరుకుపోయిన చెత్త

పందుల బెడదతో ఇబ్బందులు

పలు కాలనీల్లో చెత్త సమస్యతో పాటు పందుల బెడద ఎక్కువగా ఉంది. లింగంపల్లి, గోపీనగర్, పాపిరెడ్డినగర్, గౌలిదొడ్డి, జర్నలిస్ట్ కాలనీలో పందుల సంచారం పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల వల్ల మెదడువాపు, దోమల వల్ల డెంగ్యూ వ్యాప్తి చెందుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త తరలింపులో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పందులను పెంచే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

చెత్తకుప్పలు లేకుండా చూస్తాం

శేరిలింగంపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. చెత్త కార్మికులకు ప్రతినెలా డబ్బులు ఇవ్వలేని వారు రోడ్లపై వేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా చెత్త కుప్పలు ఉంటే వాటిని వెంటనే తొలగించే ప్రయత్నం చేస్తాం. ఏజెన్సీ రాంకీ సంస్థ వారు ఎక్కడైనా చెత్తకుప్పలు ఉంటే వెంటనే తరలిస్తున్నారు.

- శ్రీకాంత్ రెడ్డి, ఏఎంహెచ్‌ఓ, శేరిలింగంపల్లి సర్కిల్

చెత్త తీసుకెళ్లే వారు రోజూ రావడం లేదు

బస్తీల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఇంటింటికి వచ్చి చెత్తను తీసుకెళ్లే కార్మికులు మూడు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తను తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై వేయాల్సి వస్తుంది. ధనవంతులు ఉండే కాలనీలను శుభ్రంగా ఉంచుతూ పేదలు నివసించే బస్తీలను పట్టించుకోవడంలేదు.

- బస్వరాజ్, పాపిరెడ్డినగర్

దీనబంధు కాలనీలో బోనాల వేడుకలు

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి డివిజన్ దీనబంధు కాలనీలోని పోచమ్మతల్లి ఆలయం, మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బోనాల వేడుకలను నిర్వహించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.


బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

ఉచితంగా ఇంగ్లీష్ విద్య..

ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోప్ ఆఫ్ హంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌తో కలిసి ఆదివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందించడానికి పాఠశాలను ఏర్పాటు చేసిన సంస్థ వ్యవస్థాపకురాలు అలేఖ్యను అభినందించారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెద్దలను గౌరవించడం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ అలవాటు చేయాలన్నారు. కార్యక్రమంలో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు అలేఖ్య, సభ్యులు వెంకటేశ్వరరావు, రవికిరణ్, మిరయ్య, నాయకులు ప్రసాద్, మారేళ్ల శ్రీనివాస్, శివరాజుగౌడ్, పోతుల రాజేందర్, అనిల్, చంద్రమోహన్‌సాగర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గాంధీ


కార్యకర్తలతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్

ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే ఆదరణ: ఈటల

షాపూర్‌నగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : డివిజన్‌లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ సూరారం డివిజన్ అధ్యక్షుడు కేశవ్ యాదవ్ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రసారమైన పధాన మంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన టీవీలో వీక్షించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే నాయకులకు ఆదరణ ఉంటుందని , సూరారం డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు తన ఎంపీ నిధులను మంజూరు చేస్తానని తెలిపారు.


శ్రీశైలంగౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాలయ్యనగర్‌వాసులు

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: కూన

గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ బస్తీవాసులు ఆదివారం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిసి తమ బస్తీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ, బస్తీ అభివృద్ధి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బస్తీ అసోసియేషన్ సభ్యు లు గంగా రామ్, ప్రేమ్ కుమార్, బాలాజీ, రవి, వెంకట్, నాగరాజు పాల్గొన్నారు.

'కాలనీ అభివృద్ధికి కృషి చేయండి'

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): వివేకానందనగర్ డివిజన్ శాంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఆదివారం కార్పొరేటర్ మాధవరం రోజాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మురళీమోహన్, ఎం.ప్రవీణ్‌కుమార్, నూతన అధ్యక్షుడు కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఎస్‌ఎల్‌ఎన్ రెడ్డి, కోశాధికారి కిషోర్, అడ్వైజర్లు సత్తయ్య, కమిటీ సభ్యులు మురళీకృష్ణ, నవీన్‌కుమార్, నరసింహాచారి, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


కాలనీవాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

బ్యాంక్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

పేట్‌బషీరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : కొంపల్లి పురపాలక సంఘం పరిధిలోని బ్యాంక్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కలిశారు. తమ కాలనీలోని అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, డివైడర్లకు మరమ్మతులు పట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంపల్లిలోని కాలనీలను కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి చేశామని, బ్యాంక్ కాలనీలో రోడ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కాలనీ వాసులు కిట్టు, ఆనంద్, ప్రవీణ్, అభిలాష్, కేవీఆర్, రామభద్ర, రాజు పాల్గొన్నారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతూ పట్టుబడిన 8 మందిని కెపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. 3వ ఫేజ్‌లోని ఓ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.54,110 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టెన్నిస్‌లో అహీల్ డబుల్ ధమాకా

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఆటగాడు అహీల్ మహ్మద్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ సాధించాడు. యాష్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన ఆరుష్ రెడ్డిపై అహీల్ విజయం సాధించగా.. డబుల్స్‌లో అహీల్-ఈతాన్ (మహారాష్ట్ర) జోడీ టైటిల్ కైవసం చేసుకున్నారు.


పోటీల్లో గెలుపొందిన అహీల్

సినీ నిర్మాత ఏఎం రత్నం సందడి



హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆదివారం కూకట్‌పల్లిలోని మల్లికార్జున భ్రమరాంబ థియేటర్ వద్ద ప్రేక్షకుల మధ్య కేక్‌కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని టాపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

- హైదర్‌నగర్, జూలై 27(ఆంధ్రజ్యోతి)

ఎండకు ఎండాల్సిందే.. వానకు తడవాల్సిందే..!

● బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి చౌరస్తాల్లో ప్రయాణికుల ఇబ్బందులు
● ఫ్లైఓవర్ కోసం తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేయని అధికారులు
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు


ఖేల్ చౌరస్తాలో చెట్ల కింద వేచిఉన్న సంగారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులు

ఖేల్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): లింగంపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిర్మించిన ఫ్లైఓవర్ సత్ఫలితాలిచ్చినప్పటికీ నిర్మాణ సమయంలో బస్‌షెల్టర్లను తొలగించి తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండైనా, వానైనా చెట్ల కిందే ఉంటూ బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆర్‌టీసీ ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి ఆచరణలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


లింగంపల్లి చౌరస్తాలో కనిపించని బస్ షెల్టర్

గతంలో లింగంపల్లి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ వెళ్లేందుకు బీహెచ్‌ఈఎల్ చౌరస్తాలో బస్ షెల్టర్లు ఉండేవి. అయితే రోడ్ల విస్తరణ కోసం వాటిని తొలగిస్తూ కొద్ది దూరంలో తిరిగి ఏర్పాటు చేసేవారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం షెల్టర్లను పూర్తిగా తొలగించేశారు. అనంతరం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి రాకపోకలు జరుగుతున్నప్పటికీ తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదాయ మార్గాలపై దృష్టి

షెల్టర్లు లేకపోవడంతో ఇటీవల కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తడుస్తూనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తున్న ఆర్‌టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క బీదర్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది లింగంపల్లికి వచ్చి, ఇక్కడి నుంచి చార్మినార్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ఎక్కుతారు. కాగా ఇక్కడ సైతం బస్‌షెల్టర్ లేకపోవడంతో లింగంపల్లి చౌరస్తాలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద ఆగే బస్సుల కోసం వర్షంలో, ఎండలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చెట్లకిందే తలదాచుకుంటూ బస్సుల వచ్చే సమయంలో పరుగులు తీయాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



నిన్న నిలిచిన బాక్స్‌డ్రైన్ పనులు (ఫైల్)



నేడు పనులను పూర్తి చేసిన దృశ్యం

బాక్స్‌డ్రైన్ పనులు ప్రారంభం

కుత్బుల్లాపూర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : 'నత్తనడక పనులతో పొంచి ఉన్న ముప్పు' శీర్షికన ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వరనగర్ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్డు చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, డ్రైన్ నిర్మాణం కోసం తీసిన గుంతల్లో వర్షం నీరు చేరడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది. కాగా, ఈ వార్తకు స్పందించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం నిలిచిన పనులను ప్రారంభించి ఇనుప మ్యాన్‌హోళ్లను ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఆంధ్రజ్యోతికి స్థానికులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్



శ్రీశైలంగౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాలయ్యనగర్‌వాసులు

నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: కూన

గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ బస్తీవాసులు ఆదివారం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిసి తమ బస్తీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ, బస్తీ అభివృద్ధి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బస్తీ అసోసియేషన్ సభ్యులు గంగా రామ్, ప్రేమ్ కుమార్, బాలాజీ, రవి, వెంకట్, నాగరాజు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శిగా కార్తీక్‌పటేల్



జీడిమెట్ల,జూలై 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూరారం కాలనీకి చెందిన పందిరి కార్తీక్‌పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదు గా కార్తీక్‌పటేల్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక్‌పటేల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



కార్యకర్తలతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్

ప్రజల సమస్యలను పరిష్కరిస్తేనే ఆదరణ: ఎంపీ ఈటల

షాపూర్‌నగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : డివిజన్‌లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ సూరారం డివిజన్ అధ్యక్షుడు కేశవ్ యాదవ్ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రసారమైన పధాన మంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన టీవీలో వీక్షించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే నాయకులకు ఆదరణ ఉంటుందని , సూరారం డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు తన ఎంపీ నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, వడ్డేపల్లి రాజు, ఎంఎస్ వాసు, విజయేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జాలా వెంకటేష్, సిద్ధార్థ, సరోజ, కిరణ్ పాల్గొన్నారు.



కాలనీవాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేకానంద్

బ్యాంక్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

పేట్‌బషీరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : కొంపల్లి పురపాలక సంఘం పరిధిలోని బ్యాంక్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కలిశారు. తమ కాలనీలోని అంతర్గత రోడ్లు, ,వీధి దీపాలు, డివైడర్లకు మరమ్మతులు పట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంపల్లిలోని కాలనీలను కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి చేశామని, బ్యాంక్ కాలనీలో రోడ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కాలనీ వాసులు కిట్టు, ఆనంద్, ప్రవీణ్, అభిలాష్, కేవీఆర్, రామభద్ర, రాజు పాల్గొన్నారు.



రోడ్డు మధ్యలో ఉన్న స్తంభం

రోడ్డు విస్తరించారు.. స్తంభాలను తొలగించడం మరిచారు!

గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : గాజులరామారం గ్రామంలో అధికారులు రోడ్డు విస్తరణ చేసి మధ్యలో ఉన్న కేబుళ్ల స్తంభాలను పక్కకు తొలగించకుండా వదిలేశారు. వాహనాల కోసమని లక్షల రూపాయల ప్రజాధనంతో వేసిన ఈ రోడ్డు పక్కనున్న దుకాణదారుల కోసం వేసినట్టు ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం ఏమిటని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించాలని కోరుతున్నారు.

చినుకు పడితే అడుగేయలేం!

- గాజులరామారం డివిజన్‌లో అధ్వానంగా అంతర్గత రహదారులు
- వర్షం పడితే రోడ్లపై పారుతున్న మురుగునీరు
- రాకపోకలకు అవస్థలు
- బస్తీవాసుల విజ్ఞప్తిని పట్టించుకోని అధికారులు


గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : చినుకు పడితే చాలు గాజులరామారం డివిజన్‌లోని పలు బస్తీల ప్రజల వెన్నులో వణుకు మొదలవుతోంది. ఏ రోడ్డు చూసినా చిత్తడిగా మారుతోంది. మోకాలు లోతు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. డివిజన్‌లోని బాలయ్యనగర్, కైసర్‌నగర్, రావినారాయణరెడ్డినగర్, కట్టమైసమ్మ బస్తీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీలు, కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బదులు తప్పడం లేదు.



బురదమయంగా మారిన రోడ్డు

వర్షపు నీటిలో కలుస్తున్న మురుగు

బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీటిలోనే మురుగు కలిసి పారుతూ దుర్వాసన వస్తోంది. వర్షాలు ఆగిపోయిన వారం రోజుల వరకు రోడ్లపై నీరు అలాగే ఉండటంతో వస్తున్న దుర్వాసనతో ముక్కు మూసుకొని ఇళ్లలోనే ఉండాల్సి వస్తోందని ఆయా బస్తీల ప్రజలు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లను బాగు చేసేందుకు అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉన్నా, వారు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నదని స్థానికులంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్య గురించి వివరించినా పరిష్కరించక పోవడంతో దుర్వాసనతో కాలం వెల్లదీస్తున్నామని పలు బస్తీల ప్రజలు వాపోతున్నారు. దీనికి తోడు సాయంత్రం అయ్యిందంటే దోమలు బెడద ఎక్కువగా ఉందని, దీంతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మహాదేవపురం కాలనీలోని కమలమ్మనగర్‌కు వెళ్లే రోడ్డులో పై కాలనీ నుంచి వచ్చే వరద నీరు డ్రైనేజీలో కలవడం వల్ల ఓపెన్ మ్యాన్‌హోళ్ల నుంచి 3 ఫీట్ల ఎత్తు వరకు వర్షపు నీరు నిల్వ ఉంది. డ్రైనేజీ నీరు పొంగి రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో కాలనీల్లోకి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి, బస్తీల్లో అంతర్గత ప్రధాన రోడ్డులను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.



బురదమయంగా మారిన బాలయ్యనగర్‌లోని రోడ్డు



బాలయ్యనగర్‌లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

రోడ్లపై నడవలేక పోతున్నాం



బాలయ్యనగర్‌లో ఏ రోడ్డు చూసినా అధ్వానంగా ఉంది. వర్షానికి రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఇంట్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. చిన్న పిల్లలు రోడ్లపై జారి పడుతున్నారు. 2,3 రోజుల వరకు బురదగా ఉండటం వల్ల రోడ్లపై నడవ లేక పోతున్నాం.

మంజుల, బాలయ్యబస్తీ

బాగు చేయాలి



రోడ్లను బాగు చేయమని అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోతున్నది. వర్షం వస్తే ఎటు చూసినా మోకాలు లోతు నీరు రోడ్లపై నిలుస్తోంది.

సునీత, బాలయ్యబస్తీ

అధ్వానంగా గాయత్రినగర్ రోడ్లు

- గతంలోనే మరమ్మతులకు టెండర్లు
- పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్
- వర్షానికి మరింత దెబ్బతిన్న రహదారులు



గాయత్రినగర్‌లో గుంతలమయంగా మారిన రోడ్డు



రహదారిలో నిలిచిన వర్షపు నీరు

పేట్‌బషీరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుత్బుల్లాపూర్ గాయత్రినగర్‌లోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనం ఇస్తున్నాయి. వర్షాలు కురవక ముందు చిన్న చిన్న గుంతలు ఉండేవి. ఆ గుంతల్లో వర్షం నీరు చేరింది. అందులోంచే వాహనాలు రాకపోకలు సాగించడంతో గుంతలు పెద్దవి అయ్యాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనే ఈ రహదారుల మరామ్మతులకు టెండర్లను పిలిచారని, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్ల కొలతలు వేసుకొని, పత్తా లేకుండాపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎండీఏ లే-అవుట్‌తో ఏర్పడిన కాలనీ రహదారుల పరిస్థితే ఇలా ఉంటే , మురికివాడల్లోని రోడ్ల పరిస్థితిని చెప్పనక్కర్లేదని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు వెంటనే గాయత్రినగర్‌లోని రహదారులకు మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ అధికారి పాపమ్మను వివరణ కోరగా, గాయత్రినగర్‌లోని రోడ్లు మరమ్మతు పనులకు రీటెండర్లు పిలిచామని, రెండు రోజుల్లో టెండర్లను ఓపెన్ చేసి, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌తో త్వరగా పనులు చేయిస్తామని అన్నారు.



'తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించాలి'

తెలంగాణ సంస్కృతిని రాబోయే తరాల వారికి అందజేయాల్సిన అవసరం తెలియజేయాల్సిన అవసరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్లు అన్నారు. నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లి గ్రామంలో జరిగిన శ్రావణమాస బోనాల వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ఫలహారల బండి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కాసాని వీరేశం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి)



'అమ్మవార్ల కృప ఎల్లప్పుడూ ఉండాలి'

అమ్మవార్ల కృప ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటుందని శాసన మండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి అన్నారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, ఎన్ఎంసీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. - నిజాంపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి)



ఒడి బియ్యంతో అన్నదానం

దేవేందర్‌నగర్‌లోని రావినారాయణరెడ్డినగర్‌లో రేణుకాఎల్లమ్మ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో భక్తులు సమర్పించిన ఒడి బియ్యంతో కాలనీ అధ్యక్షుడు సాతాల గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం వంట వండించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పరమేష్, గోపి, గంగాధర్‌రావు, ప్రసాద్, యోగేశ్వరరావు, రాజు, లింగం పాల్గొన్నారు.

-గాజులరామారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి)



విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్ జగన్ తదితరులు

ఘనంగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ

జీడిమెట్ల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్‌లోని మల్లన్న ఆలయంలో రేణుకాఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్ఠను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో కొలుకుల జైహింద్, సత్యనారాయణ, గూడ సంతోష్, నర్సింగ్, ప్రేమ్, సుజిత్, కిషన్, భాస్కర్, ఏలేందర్, సురేష్ పాల్గొన్నారు.

ప్రాణం తీసిన అతివేగం

- డీసీఎం వ్యాన్‌ను ఢీకొన్న బైక్
- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

జీడిమెట్ల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు ఆపి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరూ తీవ్రంగా గాయ పడ్డారు. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం... జగద్గిరిగుట్ట మగ్దూంనగర్‌కు చెందిన మెకానిక్ శివంకుమార్, గోల్‌కుమార్, సూరజ్‌కుమార్ స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం 12 గంట లకు ముగ్గురూ కలిసి బైక్‌పై ఐడీపీఎల్ వైపు అతివేగంగా వెళ్తున్నారు. ఎర్రగోడలు వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆపి ఉన్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో శివంకుమార్ అక్క డికక్కడే మృతి చెందగా, గోల్‌కుమార్, సూరజ్ కుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి.ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పాపయ్యకుంట అలుగునీటితో అవస్థలు

కాలనీలను ముంచెత్తుతున్న మురుగు

- దుర్గంధమయంగా కాలనీలు, రోడ్లు
- పాపయ్యకుంటలోకి తురక చెరువు నీరు చేరడం వల్లే ఇబ్బందులు
- సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టని అధికారులు



అలుగు పారుతున్న పాపయ్యకుంట

దుండిగల్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్యకుంటలో కలుస్తున్న డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యను అధికారులు పరిష్కరించి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని కుంట పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. నిజాంపేట సర్వే నంబర్ 105లో 8.3 ఎకరాల్లో పాపయ్యకుంట విస్తరించి ఉంది. అందులోనే దాదాపు 3 ఎకరాలను పార్కుగా ఏర్పాటు చేశారు. మిగిలిన ఐదెకరాల కుంట 2021 సంవత్సరం వరకు ఎలాంటి మురుగు కలవకుండా మంచినీటితో నిండి ఉండేది.

- వర్షం కురిసినప్పుడు పాపయ్యకుంట అలుగు నీరంతా కిందనున్న కాలనీల్లోకి మోకాళ్లలోతు చేరుతోంది. కార్పొరేషన్ మొత్తంలో రూ.93 కోట్లతో ఎస్ఎన్‌డీపీ పనులను చేపట్టారు. అందులో రూ.2.20 కోట్లను పాపయ్యకుంట నుంచి సిరి బాలాజీ వరకు పనులను ఆమోదించారు. కానీ అక్కడ నుంచి పైప్‌లైన్ పనులను మొదలుపెట్టలేదు. దీంతో కొద్దిపాటి వర్షం వచ్చినా... పాపయ్యకుంట అలుగు నుంచి వచ్చే వర్షం నీటితో పాటు మురుగు నీటితో ప్రధాన రోడ్డంతా జలమయమౌతోంది. ఈ వరద నీటి వలన శ్రీనివాస్‌నగర్, సిరిబాలాజీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



వీధుల్లో పారుతున్న వరద, మురుగునీరు

- చెరువు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్లాయనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది.
- గతంలో తురక చెరువు అలుగు ద్వారా వచ్చే నీరంతా రాజధాని స్కూల్ మీదుగా రెడ్డి ఎవెన్యూ నుంచి నేరుగా అంబీర్ చెరువులోకి వెళ్లేది. కాబట్టి పాపయ్యకుంట అభివృద్ధి కోసం కేటాయించిన ఎస్ఎన్‌డీపీ నిధులను వెచ్చించి పాపయ్యకుంట నుంచి వచ్చే వాన నీరు, మురుగునీరు రోడ్లపైకి, వీధుల్లోకి వెళ్లకుండా సిరి బాలాజీ కాలనీ పక్క నుంచి అంబీర్ చెరువు లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి పేరుతో సర్వనాశనం

2021లో అప్పటి ప్రభుత్వం ఎస్ఎన్‌డీపీ నిధులతో చెరువులు, కాల్వల అభివృద్ధి పేరుతో పాపయ్యకుంట పైనున్న తురక చెరువును సర్వనాశనం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 43 ఎకరాల్లో తురక చెరువు విస్తరించి ఉంది. నీటిపారుదల శాఖ నాలా ప్రకారం ఈ చెరువులోని వర్షం నీరు, అలుగు నీరు రాజధాని స్కూల్ మీదుగా బండారి లేఅవుట్, రెడ్డి ఎవెన్యూ కాలనీ మీదుగా సిరి బాలాజీ కాలనీ పక్క నుంచి అంబీర్ చెరువులో కలుస్తోంది. కానీ ఇక్కడ తురక చెరువు అలుగు నుంచి వచ్చే నీటితో పాటు ఆ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీటిని కూడా పాపయ్యకుంటలో కలిసేలా నాలాను వెడల్పు చేసి ఈ కుంటను మురుగుమయం చేశారు.



రోడ్డుపై వదిలేసిన పూడిక మట్టి

డ్రైనేజీ వ్యర్థాలను తొలగించేదెప్పుడో?

కుత్బుల్లాపూర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ డివిజన్ బాపూనగర్‌లోని రోడ్ నెంబర్ 1లో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల నుంచి వ్యర్థాలను తొలగించి అక్కడే వదిలేయడంతో భరింపలేని విధంగా దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ నుంచి తీసిన వ్యర్థాలను రోడ్డుపై నుంచి వెంటనే తొలగించాల్సి ఉన్నా అక్కడ వదిలేస్తున్నారని వారు ఆరోపి స్తున్నారు. పూడిక తీసిన ప్రతిసారీ ఇలాగే మట్టిని కుప్పలుగా పోసి వదిలేస్తుండటంతో తమతో పాటు ఈ రోడ్డుపై వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారుల ఇబ్బం దులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు రోడ్డుపై నుంచి డ్రైనేజీ వ్యర్థాలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.